# సాక్షి హైదరాబాద్

శుక్రవారం ; 14 ; జూలై ; 2023




**ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి ప్రోత్సాహం**

ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. -8లో



**కార్లు అద్దెకు తీసుకుని.. కుదువపెట్టి..**

కార్లను అద్దెకు తీసుకుని వాటిని కుదువ పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -8లో

**20న సివిల్ సర్వీస్ విజేతలతో ముఖాముఖి**

లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్‌స్పైర్-2023 పేరుతో ఈ నెల 20న సివిల్ సర్వీసెస్ విజేతలతో విద్యార్థుల ముఖాముఖి ఏర్పాటు చేసినట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటారని యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



## దద్దరిల్లిన మహా ధర్నా



మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నగరంలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా దద్దరిల్లింది. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు నినదించారు. అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, సంఘం ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


- కవాడిగూడ

ఆల్విన్ నుంచి.. అంతరిక్షం దాకా..!

# మామకు మనమూ చుట్టాలమే

**చంద్రయాన్-3కి కూకట్‌పల్లిలో తయారైన పరికరాలు**

- మరోసారి చరిత్రలో నిలవనున్న 'నాగసాయి' కంపెనీ
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆ కంపెనీ అధినేత బీఎస్ రెడ్డి



**కూకట్‌పల్లి:** చంద్రయాన్-3కు కూకట్‌పల్లిలో తయారు చేసిన పరికరాలను అమర్చటంతో ఈ ప్రాంతం మరోసారి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు యాభై సార్లు నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థ చంద్రయాన్-3కు కూడా పరికరాల తయారీ కోసం రక్షణ శాఖ ఎంపిక చేయటం విశేషం. ఈ సంస్థ బ్యాటరీలు, ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ వంటి మాన్యుఫాక్చర్స్, మెకానికల్ బ్యాటరీ స్లీవ్స్ వంటి పరికరాలను అందజేశారు. గతంలో చంద్రయాన్‌తో పాటు ఇస్రో చేస్తున్న పరిశోధనల్లో కూకట్‌పల్లికి చెందిన నాగసాయి కంపెనీ అధినేత బి.ఎస్. రెడ్డి పరికరాలను అందజేశారు. నాగసాయి కంపెనీపై కేంద్ర రక్షణ శాఖ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమోదముద్ర వేసింది.

**దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు..**

కూకట్‌పల్లి పారిశ్రామిక ప్రాంతం ప్రశాంత్‌నగర్‌లోని నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పాతికేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు అనేక ప్రయోగాల్లో తనదైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాల్లో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లకు సంబంధించిన పరికరాలను తయారు చేసింది. అత్యంత నాణ్యమైన నాజిల్స్‌తో పాటు గతంలో నాజిల్స్‌ను తయారు చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చి బాలానగర్‌లో తయారు చేసి విమానాల తయారీకి సంబంధించిన విడి పరికరాలను ఇక్కడి నుంచే సప్లయ్ చేయటం విశేషం. హెచ్ఏఎల్, బీఈఎల్‌తో పాటు యూఏఐ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి సంస్థలకు విమానాల విడిభాగాలను అందజేసిన నాగసాయి కంపెనీ ఈసారి చంద్రయాన్-3తో పాటు ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్‌లకు కూడా పరికరాలు అందజేసి రికార్డు సృష్టించింది.

**అంచెలంచెలుగా ఎదిగి..**

- నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని నాగభూషణ్ రెడ్డి (బీఎస్ రెడ్డి) 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం అనంతరం సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అంతరిక్షంలో కూడా తన పాత్రను కనిపించేలా అభివృద్ధి చెందారు. 1982లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన బీఎస్ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలో ఉద్యోగం చేసి అనంతరం 1984లో బాలానగర్ సీఐటీడీలో ఎంటెక్ మెకానికల్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఉద్యోగంలో చేరి కొందరికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయోగాత్మక వస్తువులు తయారు చేస్తూ రక్షణ శాఖ దృష్టిలో పడటం ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది.
- నాసా, ఇస్రోలకు తమ కంపెనీ పరికరాలను అందజేయాలనే సంకల్పంతో వ్యయ ప్రయాసలకోర్చి కార్యాచరణ మొదలు పెట్టారు. బీఎస్ రెడ్డి నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించిన జాతీయ సంస్థలు ఆయనకు అవకాశమిచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 సార్లు అంతరిక్ష ప్రయోగాల్లో పరికరాలు అందజేసిన ఘనత బీఎస్ రెడ్డికి చెందుతుంది. దేశ, విదేశాలతో పాటు అంతరిక్షంలో కూడా కూకట్‌పల్లి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లిన బీఎస్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుడిపై మానవ మనుగడ ఏ విధంగా ఉందో తెలుసుకునే అవకాశంలో తన పాత్ర ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చంద్రయాన్-3ని నేడు ప్రయోగించనున్నారు. అందులో తాను తయారు చేసిన పరికరాలు బ్యాటరీల కోసం వాడే స్లీవ్స్‌ను ఇప్పటికే అమర్చినట్లు ఆయన తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతమైతే భారత్ అరుదైన గౌరవం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

## న్యూస్‌రీల్

### సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం

**చార్మినార్:** సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా గురువారం లాల్‌దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి భక్తులు బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. దీంతో ఈ ఏడాది సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం ముగిసిందని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు అలె భాస్కర్ రాజు తెలిపారు. ఇప్పటికే నగరంలోని అయిదు ప్రధాన దేవాలయాలతో పాటు విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మిగిలిన చివరి బంగారు బోనాన్ని గురువారం లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించారు.

### 2.1 కిలోల బంగారం పట్టివేత

**శంషాబాద్:** వేర్వేరుగా నలుగురు ప్రయాణికులు అక్రమంగా తరలించేందుకు యత్నించిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10 అర్ధరాత్రి నుంచి 12వ తేదీవరకు ఆయా ప్రయాణికుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీల్లో దాచుకున్న గోలుసులు, బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. ధమామ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. మరో ప్రయాణికుడు మలద్వారంలో మూడు క్యాప్సుల్స్‌లో పెట్టుకొచ్చిన బంగారాన్ని శస్త్రచికిత్స చేయించి బయటికి తీయించారు. నలుగురి నుంచి మొత్తం 2.1 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 1.27 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

### చనిపోయిన ఎస్సైకి బదిలీ ఉత్తర్వులు

**దుండిగల్:** చనిపోయి 35 రోజులైన ఓ ఎస్సైని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉంది. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రభాకర్ రెడ్డి జూన్ 8న గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయి నెల రోజులు దాటింది. కాగా.. సైబరాబాద్ పరిధిలో 83 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీరియల్ నంబరు 26లో ప్రభాకర్‌రెడ్డిని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం గమనార్హం. సైబరాబాద్ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి.. ప్రభాకర్‌రెడ్డి పేరును జాబితాలోంచి తొలగించి మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

### కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి.. యువతి గల్లంతు




పాయల్ (ఫైల్)

**మాదాపూర్:** తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గంచెరువులోకి దూకి గల్లంతైన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (20) 6 నెలల క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లోని డీమార్ట్ వద్ద స్నేహితురాలితో కలిసి ఉంటోంది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన పాయల్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు.

# నలువైపులా లాజిస్టిక్ హబ్స్

## భారీఎత్తున భూసేకరణపై హెచ్ఎండీఏ కసరత్తు

- పలు ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలను గుర్తించిన అధికారులు
- పేదలు, మాజీ సైనికులకు కేటాయించిన భూముల సేకరణ
- ఓఆర్ఆర్‌కు 5- 10 కి.మీ.లోపు లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటు
- అందుబాటులో రోడ్లు.. ఇతర మౌలిక సదుపాయాలు



**సాక్షి, సిటీబ్యూరో:** మహానగరం చుట్టూ వివిధ ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ భారీ కసరత్తును చేపట్టింది. ఇందుకోసం భూసేకరణపై దృష్టి సారించింది. ఔటర్‌కు సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని వెయ్యి ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను అధికారులు గుర్తించారు. గతంలో మాజీ సైనికులు, పేదలకు ఇచ్చిన ఈ భూములు ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా డబిల్లాపూర్‌లో సుమారు వందెకరాల భూమిని గుర్తించారు. బండమాదారంలో, రావల్‌కోల్‌లో వంద ఎకరాలు, పూడూరులో 130 ఎకరాల చొప్పున అసైన్డ్ భూములను అధికారులు గుర్తించారు. లాజిస్టిక్స్ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

- ఓఆర్ఆర్‌కు 10 కి.మీ లోపే ఉండడంతో భారీ వాహనాలు ఇక్కడకు చేరుకోవడం తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసే గోడౌన్‌ల నుంచి వివిధ రకాల వస్తువులను నగరంలోకి రవాణా చేసేందుకు కూడా అంతర్గత రహదారులు కూడా అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. డబిల్లాపూర్‌లో గుర్తించిన భూములకు రైల్వేస్టేషన్‌కు కేవలం కి.మీ దూరంలోనే ఉండడం గమనార్హం. మేడ్చల్ పట్టణ కేంద్రానికి కూడా ఇది 2 కి.మీ దూరంలోనే ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో మరో 807.01 ఎకరాలు. రంగారెడ్డి జిల్లాలో 212.21 ఎకరాల చొప్పున అసైన్డ్ భూములు లాజిస్టిక్ కేంద్రాల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.

**సకల సదుపాయాలతో..**

- ప్రస్తుతం వివిధ రకాల వస్తువులతో నగరానికి చేరుకుంటున్న భారీ వాహనాలను నిలిపేందుకు, సరుకు నిల్వకు సరైన సదుపాయాలు లేవు. మరోవైపు వాహనాల రాకపోకలతో నగరంలోని రహదారులపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పలు చోట్ల అన్ని సదుపాయాలతో లాజిస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరం విస్తరిస్తున్న దృష్ట్యా ఔటర్‌కు అన్ని వైపులా లాజిస్టిక్స్ హబ్స్‌ను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది.

**రైతులకు 60 శాతం కేటాయింపు..**

రైతులు, మాజీ సైనికుల నుంచి సేకరించనున్న అసైన్డ్ భూములను లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటుకు అనుకూలంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు 60 శాతం చొప్పున ఇచ్చి మిగతా 40 శాతం భూములను హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో భూములను గుర్తించారు. త్వరలోనే భూయజమానులతో ఈ మేరకు ఒప్పందం ఏర్పాటు చేసుకోనున్నారు.

- భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న రీజినల్ రింగ్ రోడ్డును కూడా దృష్టిలో ఉంచుకొని పలు ప్రాంతాల్లో వీటి ఏర్పాటు కోసం ప్రణాళికలను రూపొందించారు. లాజిస్టిక్ హబ్స్‌లో వస్తువుల్ని నిల్వ చేసేందుకు విశాలమైన గోదాం, శీతల గిడ్డంగులతో పాటు వాహనాలను నిలిపేందుకు పార్కింగ్, హోటళ్లు తదితర సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం రైతుల నుంచి భూములను సేకరించి లే అవుట్‌లను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నట్లుగానే లాజిస్టిక్ హబ్స్ కోసం కూడా భారీ లే అవుట్‌లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్, పార్కులు, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నివాసయోగ్యమైన హైరైజ్ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనాల కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా ఈ స్థలాలను విక్రయిస్తున్నట్లుగానే లాజిస్టిక్ హబ్స్ కోసం అభివృద్ధి చేసిన స్థలాలను కూడా విక్రయించనున్నారు.

# ఆర్ఓలు, ఏఆర్ఓలు వీరే..

**రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు..**



**సాక్షి, సిటీబ్యూరో:** త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను (ఏఆర్ఓ) నియమించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏయే అధికారులు ఆర్ఓలు, ఏఆర్ఓలుగా వ్యవహరించనున్నారో పేర్కొన్నారు. ఆమేరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌జిల్లాలో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ భూసేకరణ అధికారి ఆర్ఓగా వ్యవహరించనున్నారు. మలక్‌పేటకు యూఎల్‌సీ (హైదరాబాద్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అంబర్‌పేటకు హైదరాబాద్ జిల్లా జనరల్ కలెక్టరేట్ (హైదరాబాద్), ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, జూబ్లీహిల్స్‌కు సికింద్రాబాద్ ఆర్డీఓ, సనత్‌నగర్‌కు హెచ్ఎండీఏ ఎస్టేట్స్ ఆఫీసర్, నాంపల్లికి హైదరాబాద్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌అండ్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, కార్వాన్‌కు హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, గోషామహల్‌కు హెచ్ఎండీఏ ల్యాండ్‌పూలింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, చార్మినార్‌కు చార్మినార్ జోనల్ కమిషనర్, చాంద్రాయణగుట్టకు హైదరాబాద్ ఆర్డీఓ, యాకుత్‌పురాకు హైదరాబాద్ డీఆర్ఓ, బహదూర్‌పురాకు హైదరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎల్‌పీ)సికింద్రాబాద్‌కు సికింద్రాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అండ్ ఎస్టేట్ ఆఫీసర్, కంటోన్మెంట్‌కు కంటోన్మెంట్‌బోర్డు సీఈఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు.

**మేడ్చల్ జిల్లా పరిధిలో..**

మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కీసర ఆర్డీఓ, మల్కాజిగిరికి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, కుత్బుల్లాపూర్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎల్ఏ, ఇండస్ట్రీస్), కూకట్‌పల్లికి మల్కాజిగిరి ఆర్డీఓ, ఉప్పల్ నియోజకవర్గానికి మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్(లోకల్‌బాడీస్) ఆర్ఓలుగా విధులు నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఆర్ఓలతోపాటు ఏఆర్ఓలను కూడా నియమించారు.

**త్వరలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు..**

ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ఇప్పటికే కమిషనర్‌తో పాటు కొందరు జోనల్ కమిషనర్ల బదిలీలు జరగడం తెలిసిందే. త్వరలోనే డిప్యూటీ కమిషనర్ల బదిలీలు కూడా జరగనున్నాయి.

# అతివేగం ప్రాణాలు తీసింది

**వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి**





సుజావుద్దీన్, అహ్మద్ మృతదేహాలు

**మహేశ్వరం:** వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ సమీపంలో ఇద్దరు.. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు వ్యక్తులు అసువులు బాశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఇద్దరు ఇంటర్ చదివే మైనర్లు స్నేహితులు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహేశ్వరంలో ఉన్న తమ బంధువుల ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అతివేగంతో వీరి బైక్.. మహేశ్వరం గేటు సమీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవీందర్ తెలిపారు.

**కంటైనర్ ఢీకొని..**



మృతి చెందిన వెంకటరాజు..

**కుత్బుల్లాపూర్:** వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారు మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్‌బషీరాబాద్ ఎస్‌సీఎల్‌కు చెందిన వెంకటరాజు బైక్‌పై సుచిత్ర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నాడు. గుండ్లపోచంపల్లిలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో మేడ్చల్ వైపు వేగంగా దూసుకువచ్చిన కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

**భర్త కళ్లెదుటే ప్రాణాలు విడిచి..**



సుబ్బమ్మ (ఫైల్)

**కుత్బుల్లాపూర్:** కాంక్రీట్ రెడీ మిక్స్ వాహనం ఢీకొట్టిన ఘటనలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్‌కు చెందిన సిద్ధిలింగం, అతని భార్య సుబ్బమ్మ (64) గురువారం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వస్తున్నారు. దూలపల్లి సిగ్నల్స్ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన రెడీమిక్స్ లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోగా సుబ్బమ్మకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

# 'లాగిన్' లోగుట్టు సర్కారుకెరుక!

**కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు అవకాశమేదీ?**

- రెండున్నరేళ్లుగా లాగిన్ నిలిపివేత
- ఇప్పటికే పాత దరఖాస్తుల తిరస్కరణ
- కొత్తవాటికి అవకాశమంటూ సోషల్ మీడియాలో హల్‌చల్
- ఇప్పట్లో లాగిన్ పునరుద్ధరణ లేదంటున్న అధికారులు

**సాక్షి, సిటీబ్యూరో:** కొత్త రేషన్ (ఆహార భద్రత కార్డు) మంజూరు దేవుడెరుగు. కనీసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. రెండున్నరేళ్లుగా అధికార వెబ్‌సైట్ లాగిన్ నిలిచిపోయింది. నాలుగేళ్లుగా పెండింగ్ దరఖాస్తులకు.. రెండున్నరేళ్ల క్రితం మోక్షం లభించగా.. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండాపోయింది. కొత్త కార్డులు మంజూరు చేస్తామన్న మంత్రులు ప్రకటనలు చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం చేస్తున్న దరఖాస్తుల్లో మెజార్టీ శాతం తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కార్డులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కొత్త కార్డుల కోసం దరఖాస్తులు పెద్దగా పెండింగ్‌లో లేనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

**అసెంబ్లీ ఎన్నికల ముందు..**

వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి 2021 వరకు స్వీకరించారు. ఆ తర్వాత లాగిన్‌ను నిలిపివేశారు. పెండింగ్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పౌరసరఫరాల శాఖ సాంకేతిక విభాగం ఆన్‌లైన్ దరఖాస్తులను 360 డిగ్రీ యాప్ ద్వారా స్క్రీనింగ్ చేసి దారిద్ర్య రేఖ ఎగువన ఉన్న కుటుంబాలను గుర్తించి ఏరివేశారు. మిగిలిన దరఖాస్తులపై 1.77 లక్షల కార్డులపై సర్కిల్‌వారీగా క్షేత్రస్థాయి విచారణ చేసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను ఆమోదించి రేషన్ కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి కొత్త రేషన్ కార్డు మంజూరు కోసం దరఖాస్తుల అవకాశం లభించిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండటంతో పేదవారిలో ఆశలు మొగ్గలు తొడిగాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.



**అప్‌డేట్‌కు ఎదురుచూపులే..**

- రేషన్‌కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల ఆమోదానికి కూడా ఎదురు చూపులు తప్పడం లేదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. వాటి ఆమోదానికి మాత్రం సంబంధిత అధికారుల లాగిన్‌కు ఆప్షన్ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా మార్పు చేసింది. రెండేళ్ల పాటు కార్డుల్లో చేర్పులు, మార్పులు ప్రక్రియకు అవకాశం కల్పించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసింది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, సభ్యుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగిస్తూ ఆమోదించి లాగిన్‌ను మాత్రం నిలిపివేసింది.
- గ్రేటర్‌లో మొత్తం రేషన్ కార్డులు కలిగిన సుమారు 16 లక్షలకుపైగా కుటుంబాలు ఉండగా... వీటిలో సుమారు 60 లక్షలకుపైగా సభ్యులు ఉన్నారు. కార్డులో నమోదు కాని ఆయా కుటుంబాల సభ్యులు సుమారు 4 లక్షల వరకు ఉంటారు. అందులో 2.13 లక్షల కుటుంబాలు కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్‌లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా ఇన్‌స్పెక్టర్ల లాగిన్‌లో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. విచారణ పూర్తై ఏఎస్‌ఓలు, ఎమ్మార్వో లాగిన్‌లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్‌ఓ లాగిన్‌లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

# ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి ప్రోత్సాహం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్



మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్

సనత్‌నగర్: ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో జరగనున్న సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ గ్లోబల్ 2023 (ఎస్ఐడబ్ల్యూపీసీ), టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమం గురువారం బేగంపేటలోని పర్యాటక భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐడబ్ల్యూపీసీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 2014 నుంచి తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని పెంపొందించిందన్నారు. ప్రస్తుతం ఏ రంగంలోనైనా ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అన్ని పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 400 మంది ప్రముఖులను ఆహ్వానించి నిష్ణాతులైన వారికి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. టీసీఈఐ ప్రతినిధులు మాట్లాడుతూ వెడ్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించి తాజా మార్పులు ఆవిష్కరించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ జనరల్ సెక్రటరీ రవి బూర, ఎస్ఐడబ్ల్యూపీసీ కన్వీనర్ శ్రవణ్ మాదిరాజు, ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

## పోలీస్‌శాఖతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఓయూ



డీజీపీకి ఎంఓయూ పత్రాలను అందజేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి శాలరీ ప్యాకేజీ అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ రితేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పోలీస్‌శాఖ సిబ్బందికి ఉచిత సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించడంతో పాటు ప్రత్యేక ఆఫర్‌తో కూడిన డెబిట్, క్రెడిట్‌కార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.90 లక్షలు, శాశ్వత వైకల్యం చెందితే రూ.60 లక్షలు, పాక్షిక వైకల్యానికి, రూ.30 లక్షల వ్యక్తిగత బీమా అందుతుందన్నారు. తమ బ్యాంకింగ్ సేవలను ఎంచుకున్నందుకు గాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

## బోనాలకు కట్టుదిట్టమైన భద్రత



సాక్షి, సిటీబ్యూరో: బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజ్‌గిరిలో జరగనున్న బోనాల ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై కమిషనర్ డీఎస్ చౌహాన్ సమీక్షించారు. గురువారం ఆయన ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ దేవాలయాలను సందర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డీసీపీ డి.జానకి, ఏసీపీలు నరేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## కార్లు అద్దెకు తీసుకుని.. కుదువ పెట్టి..

- వచ్చిన డబ్బుతో జల్సాలు
- ఇద్దరు యువకుల అరెస్ట్
- 16 కార్లు స్వాధీనం



వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ గంగారామ్

కుత్బుల్లాపూర్: సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని కుదవ పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను బాలానగర్ ఎస్ఓటీ, సనత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 16 వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. గురువారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ గంగారామ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.

- గాజులరామారం కైసర్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఒమర్ ట్రావెల్స్ నిర్వహించేవాడు. అతను ఎస్ఆర్‌నగర్ బీకే గూడకు చెందిన రవికుమార్‌గౌడ్, అహ్మద్ అలీతో కలిసి కార్ల యజమానుల నుంచి కార్లను వాటిని అద్దెకు తీసుకునేవారు ఈ క్రమంలో ఓ ట్రావెల్స్ ఏజెన్సీ యజమాని ముసాఫిర్ నుంచి మారుతి సుజుకి, ఇన్నోవా, ఎర్టిగా, రెండు స్విఫ్ట్‌లు, మహీంద్ర థార్ కార్లను అద్దెకు తీసుకున్నారు. రెండు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించి ఆపై తమ మొబైల్ నెంబర్లను మార్చివేశారు.
- అనంతరం వాహనాలను కుదవ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సా చేశారు. అద్దె చెల్లించకపోవడంతో తాను మోస పోయినట్లు గుర్తించిన ట్రావెల్స్ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాలానగర్ ఎస్ఓటీ, సనత్‌నగర్ పోలీసులు గురువారం నిందితులు రవికుమార్‌గౌడ్, మహ్మద్ ఒమర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అహ్మద్ అలీ పరారీలో ఉన్నాడు. వారి నుంచి 16 కార్లతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటీ, సనత్‌నగర్ పోలీసులను డీసీపీ అభినందించారు.



స్వాధీనం చేసుకున్న కార్లు..

## జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు సన్మానం




సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను గురువారం బార్ అసోసియేషన్ హాల్‌లో సన్మానిస్తున్న అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్‌రావు. చిత్రంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైస్ చైర్మన్ చెంగల్వ కల్యాణ్‌రావు, తదితరులు. – సాక్షి, సిటీబ్యూరో

## ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలి



కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్య తదితరులు

ఖైరతాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 24వేల డీఎస్సీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 4900 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2000, కస్తూర్బా పాఠశాలల్లో 15వందల పోట్లు ఖాళీగా ఉన్నాయని, ఇవే కాక ప్రభుత్వ పాఠశాలల్లో 4వేల కంప్యూటర్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్, 4వేల జూనియర్ అసిస్టెంట్, 10వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. పార్ట్ టైం, గెస్ట్ టీచర్లు, విద్యా వాలంటరీలు, కాంట్రాక్టు టీచర్ల పేరుతో ఏళ్ల తరబడి తాత్కాలిక టీచర్లతో నెట్టుకొస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి విద్యాశాఖ కమిషనర్ దేవసేనను కలిసి సమస్యపై చర్చించారు. 40 రోజుల్లో టెట్ పూర్తి చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. మంత్రితో చర్చించి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నంద గోపాల్, రాజ్ కుమార్, అనంతయ్య, రాజేందర్, నరసింహ గౌడ్, నందా గోపాల్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

## ఘనంగా మ్యాజిక్ ఎఫ్ఎం వార్షికోత్సవం



సాక్షి, సిటీబ్యూరో: హైద్రాబాద్‌లో మొట్టమొదటి రెట్రో స్టేషన్ గా ప్రఖ్యాతిగాంచిన 'మ్యాజిక్ ఎఫ్.ఎం 106.4' రేడియో 5వ వార్షికోత్సవ వేడుకలు గురువారం నాగోల్ లోని ఎస్‌వీఎం గ్రాండ్‌లో ఘనంగా జరిగాయి.టాలీవుడ్ ప్రఖ్యాత గాయకులు రోహిత్ పరిటాల, సంగీత దర్శకులు, గాయకులు అనుదీప్ దేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 200 మంది సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. మ్యాజిక్ ఎఫ్.ఎం ఆర్జేలు ప్రతీక, రవళి, నాని, సంగీత, మ్యాజిక్ ఎఫ్.ఎం బృంద సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ తన అభినందనలను వీడియో రూపంలో తెలియజేశారు.

## విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

లంగర్‌హౌస్: విద్యుత్ తీగలు తగిలి పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి మృతి చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన చాంద్‌పాషా లంగర్‌హౌస్ సంగం వద్ద తపోవనం వద్ద ఉన్న పండ్ల దుకాణంలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పండ్ల దుకాణంలో విద్యుత్ ప్లగ్ నుంచి ఊడిపోయిన తీగలను ప్లగ్గులో పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నడు. పండ్ల దుకాణం యజమాని అతడిని గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చ్యురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

## 'పేద విద్యార్థులకు ఉన్నత విద్య'

సెవెన్ రేస్ ఫౌండేషన్ లక్ష్యం

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యలో రాణించాలంటే వారికి ప్రాథమిక విద్య అందించే విషయంలో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు డాక్టర్ సారా తెలిపారు. సికింద్రాబాద్ పాత సఫిల్‌గూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నోట్ పుస్తకాలను, స్టేషనరీ ఇతరత్రా సామగ్రిని పంపిణీ చేశారు. అందులో భాగంగా 250 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను, ఇతర స్టేషనరీ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సారా మాట్లాడుతూ... పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందించడం అందరి బాధ్యత అని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని నిర్మల్, నగరంలోని మల్కాజిగిరి, కాప్రా తదితర సాయినగర్ పాఠశాలల నుంచి 80 మంది పదవ తరగతి విద్యార్థులను దత్తత తీసుకుని వారి విద్యకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల వరకు వారి ఉన్నత విద్యకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, పాఠశాలలకు సైతం నీటి సౌకర్యాలు, విద్యుత్ పరికరాలు అందిస్తున్నామన్నారు. విద్యతో పాటు మహిళా సాధికారత కోసం బాలికలకు మెడికల్ కిట్‌లు, శానిటరీ ప్యాడ్‌లు, దివ్యంగ కుటుంబాలకు కుట్టు మిషన్లను విరాళంగా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్పాన్సర్ పారిశ్రామికవేత్త శ్రీనివాస్ దొంతి, పాఠశాల ఉపాధ్యాయులు చార్లెస్, నవీన్, చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.